సాక్షి మహబూబాబాద్
మంగళవారం । 9 । ఏప్రిల్ । 2024



ఉన్నతవిద్యను బలోపేతం చేయాలి
ఉన్నత విద్యను బలోపేతం చేసేందుకు బడ్జెట్‌లో నిధులు ఎక్కువగా కేటాయించాలని పలువురు వక్తలు అభిప్రాయ పడ్డారు.
- 8లో ▸



సైన్స్‌తోనే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం
నేటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సైన్స్‌తోనే సాధ్యమైందని సీసీఎంబీ మాజీ డైరెక్టర్ మోహన్‌రావు అన్నారు.
- 8లో ▸

గరిష్టం/కనిష్టం
43.2⁰ /22.7⁰

వాతావరణం
జిల్లాలో ఉదయం వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. మధ్యాహ్నం ఎండ తీవ్రత ఉంటుంది. రాత్రి కాస్త ఉక్కపోతగా ఉంటుంది.

రంజాన్ వేళలు

ఇఫ్తార్	సహర్
మంగళ 6:36	బుధ 4:40

తాగునీటి తిప్పలు..

మున్సిపాలిటీల్లో నీటి కష్టాలు

- శివారు, కొత్తకాలనీల్లో అందని నీరు
- అరకొరగా ట్యాంకర్ల ద్వారా సరఫరా
- ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై అధికారుల దృష్టి



మహబూబాబాద్ పట్టణం ధర్మన్నకాలనీలో చేతిపంపు వద్ద నీటికోసం వేచి ఉన్న మహిళలు

సాక్షి, మహబూబాబాద్: వేసవికాలం వచ్చిందంటే చాలు జిల్లాలోని మానుకోట, డోర్నకల్, మరిపెడ, తొర్రూరు మున్సిపాలిటీల్లో నీటి తిప్పలు తప్పడం లేదు. మిషన్ భగీరథ నీరు సరఫరా అవుతున్నప్పటికీ శివారు, కొత్తకాలనీల ప్రజల దాహం తీరడం లేదు. ఎత్తైన ప్రాంతాలు, గుట్టలపై నివసిస్తున్న ప్రజలు దూరప్రాంతాలకు వెళ్లి నీరు తెచ్చుకునే పరిస్థితి నెలకొంది. ఇదిలా ఉండగా పలు కాలనీలకు ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తున్నారు. ఆ సమయంలో మహిళల మధ్య తోపులాటలు జరుగుతున్న ఘటనలు ఉన్నాయి.

కొత్త కాలనీల్లో ఇబ్బందులు

మానుకోట పట్టణం వేగంగా విస్తరిస్తోంది. అయితే ఇందుకు అనుగుణంగా తాగునీటి సరఫరాలో అధికార యంత్రాంగా వెనకబడి ఉంది. ప్రధానంగా మున్సిపాలిటీలోని ధర్మన్న కాలనీ, జగన్‌కాలనీ, కంకరబోర్డు, వెంకటేశ్వర బజారు, కాకతీయ కాలనీ, సలార్ తండా, కవిత కాలనీ, పాత కలెక్టర్ కార్యాలయం వెనుక ఉన్న కొత్త కాలనీలు, గుండ కుంట కాలనీ, నందీనగర్‌తోపాటు హన్మంతరావు నగర్, రాహుల్ నగర్, ఎల్‌బీజీ నగర్‌లో తాగునీటి ఇబ్బందులు ఉన్నాయి. అయితే ఇందులో కొన్ని కాలనీలకు మిషన్ భగీరథ పైపులు వేసి కనెక్షన్లు ఇవ్వకపోవడం, పలు ప్రాంతాల్లో అసలు పైపులే వేయకపోవడంతో స్థానికులు తాగునీటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. కాగా వానాకాలంలో కాలనీల్లో చిన్నపాటి నీటి వనరులు ఉపయోగించుకుంటారు. లేదా పక్క ఇళ్లల్లో బోర్లు, బావుల వద్ద నీటిని తీసుకొస్తున్నారు. కానీ వేసవి కాలంలో మాత్రం బావులు అడుగంటిపోవడంతో ఉన్న కొద్దిపాటి నీటిని యజమానులే వాడుకుంటున్నారు. దీంతో మిగతా ప్రజలకు తాగునీటి కష్టాలు తప్పడం లేదు.

జల ఘోష

ఇతర మున్సిపాలిటీల్లో..

డోర్నకల్, మరిపెడ, తొర్రూరు మున్సిపాలిటీల్లో కూడా వేసవికాలంలో తాగునీటి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. డోర్నకల్ మున్సిపాలిటీలో ప్రధానంగా లచ్చాతండా, సుభాష్ స్ట్రీట్‌తోపాటు, పలు కొత్త కాలనీల్లో నీటి ఇబ్బందులు ఉన్నాయి. అదేవిధంగా మరిపెడ మున్సిపాలిటీలోని హౌసింగ్‌బోర్డు కాలనీ, గోపాలరావుపేట, సీతారాంపురం, దేశ్యతండా ప్రాంతాల్లో వేసవి వచ్చిందంటే అక్కడి ప్రజలు నీటికి కోసం తిప్పలు పడాల్సిందే. తొర్రూరు మున్సిపాలిటీలోని కాకతీయనగర్, రాజీవ్‌నగర్, సాయినగర్, శ్రీకృష్ణకాలనీ, నాగేశ్వర్‌రావు కాలనీ, తహసీల్దార్ కార్యాలయం ప్రాంతంలో తాగునీటి కోసం ప్రజలు తండ్లాడుతున్నారు.



నీళ్లు మోసుకెళ్తున్న కాలనీవాసులు

పైపులు వేశారు.. నీళ్లు రావడం లేదు



మా కాలనీలో నాలుగు వందల కుటుంబాలు నీటికష్టాలు పడుతున్నాయి. అధికారులు, ప్రజాప్రతినిధుల చుట్టూ తిరిగితే భగీరథ పైపులు వేశారు.. కానీ నీరు రావడం లేదు. వేసవికాలం వచ్చిందంటే నాలుగు నెలలు నీటికోసం గోస పడాల్సిందే. దూర ప్రాంతాల నుంచి తాగునీరు తెచుకోవాల్సి వస్తోంది. మా కానీకి సక్రమంగా నీళ్లు వచ్చేలా చూడాలి.

– తండ మాధవి, ధర్మన్నకాలనీ, మహబూబాబాద్

ఐదురోజులకోసారి నీళ్లు వస్తాయి



తహసీల్దార్ కార్యాలయం వెళ్లే దారిలో మా ఇల్లు ఉంది. మా ప్రాంతానికి మిషన్ భగీరథ పైపులకు కనెక్షన్ ఇవ్వలేదు. దీంతో వేరే ప్రాంతాలకు వెళ్లి నీళ్లు తెచ్చుకోవాల్సి వస్తుంది. అక్కడ కూడా ఐదురోజులకోసారి నీళ్లు వస్తున్నాయి. నల్లా వచ్చే సమయంలో పనికి పోతే మళ్లీ ఐదురోజుల వరకు ఎదురు చూడాల్సిందే.

– బానోత్ సోని, తొర్రూరు

ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నాం..



మహబూబాబాద్ పట్టణంతోపాటు, తొర్రూరు, మరిపెడ, డోర్నకల్ మున్సిపాలిటీల్లోని కొన్ని ప్రాంతాల్లో వేసవి నీటి ఇబ్బందులు వచ్చే విషయాన్ని ముందుగానే గుర్తించాం. పాలేరు జలాశయంలో ప్రస్తుతం రెండు నెలలకు సరిపడా నీటి నిల్వలు ఉన్నాయి. ఎత్తైన ప్రాంతాలు, పైపులైన్లు లేని ప్రాంతాల్లో కూడా నీటి ఎద్దడి రాకుండా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకున్నాం. జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నాలుగు మున్సిపాలిటీల్లో పాత బావులను గుర్తించి శుభ్రం చేయడం, బోర్లు, చేతిపంపులను మరమ్మతులు చేయిస్తున్నాం. ఇందుకోసం ప్రత్యేక సెల్ ఏర్పాటు చేశాం. మూడు మెకానిక్ బృందాలను సిద్ధంగా ఉంచాం. ఎక్కడ సమస్య వచ్చినా.. తక్షణ పరిష్కారం చేస్తున్నాం. గుంటలు, ఎత్తైన ప్రాంతాల ప్రజలకు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నాం.

– వేముల రంజిత్‌రెడ్డి, ఈఈ పబ్లిక్ హెల్త్

పనుల్లో అవకతవకలను ఉపేక్షించం

- మినీ ట్యాంకుబండ్‌ను సందర్శించిన ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి



ట్యాంకుబండ్ పనులపై ఆరా తీస్తున్న ఎమ్మెల్యే

సాక్షి ఎఫెక్ట్

తొర్రూరు: మినీ ట్యాంకుబండ్ పనుల్లో అవకతవకలు, అలసత్వం వహిస్తే ఉపేక్షించబోమని పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్వినిరెడ్డి అన్నారు. తొర్రూరులోని మినీ ట్యాంకుబండ్ నిర్మాణ పనుల జాప్యంపై ఈ నెల 2న 'ఆహ్లాదం..ఆలస్యం' పేరిట సాక్షిలో కథనం వెలువడింది. దానిపై స్పందించిన ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి మినీ ట్యాంకుబండ్ పనులపై అధికారులను ఆరా తీశారు. పెద్ద చెరువు వద్ద నిలిచిన మినీ ట్యాంకుబండ్ నిర్మాణ పనులను సోమవారం కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ హనుమాండ్ల ఝాన్సీరెడ్డితో కలిసి ఎమ్మెల్యే సందర్శించి పరిశీలించారు. నాలుగేళ్లుగా పనులు నిలవడంపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశా రు. పనుల నిమిత్తం రూ.3.50 కోట్లు మంజూరు కాగా, కేవలం రూ.2.19 కోట్లతో దిమ్మెలు నిర్మించి కాంట్రాక్టర్ వదిలిపెట్టాడని ఎమ్మెల్యేకు వివరించారు. పాత కాంట్రాక్టర్ అలసత్వం వల్లే నాలుగేళ్లుగా పనులు నిలిచాయని, కొత్త టెండర్లు పిలిచి పనులు మొదలు పెట్టాలని ఎమ్మెల్యే సూచించారు. నాణ్యత లేకుండా పనులు చేపట్టిన కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకుంటామన్నారు. పట్టణవాసుల సౌకర్యార్థం వెంటనే పనులు ప్రారంభించేందుకు తగు కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు. మినీ ట్యాంకుబండ్ పూర్తి చేసేందుకు అవసరమైన నిధులు మంజూరు చేయిస్తానని స్పష్టం చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మంగళపల్లి రామచంద్రయ్య, వైస్ చైర్మన్ సురేందర్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు నిరంజన్‌రెడ్డి, సుంచు సంతోష్, సోమ రాజశేఖర్, పెదగాని సోమయ్య, విజయ్‌పాల్‌రెడ్డి తదితరులు ఉన్నారు.

మత సామరస్యానికి ప్రతీక రంజాన్

తొర్రూరు రూరల్: మత సామరస్యానికి రంజాన్ ప్రతీక అని ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి అన్నారు. మండలంలోని వెలికట్ట గ్రామ శివారులోని శ్రీనివాస్ గార్డెన్‌లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ అనుమాండ్ల ఝాన్సీరెడ్డి పాల్గొని ముస్లిం సోదరులతో ప్రార్థనలు చేశారు. అనంతరం పండుగ శుభాకాంక్షలు తెలిపి విందులో పాల్గొన్నారు.

సీఎం ఆహ్వానం మేరకే కాంగ్రెస్‌లో చేరా..

- స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి



తొర్రూరులో మాట్లాడుతున్న కడియం శ్రీహరి

తొర్రూరు: సీఎం రేవంత్‌రెడ్డి, తాను టీడీపీలో కలిసి పని చేశామని, ఆయన ఆహ్వానం మేరకే కాంగ్రెస్‌లో చేరానని మాజీ డిప్యూటీ సీఎం, స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. సోమవారం డివిజన్ కేంద్రంలోని కాంగ్రెస్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో కడియం పాల్గొన్నారు. పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్వినిరెడ్డి, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ ఝాన్సీరెడ్డితో కలిసి కడియం మాట్లాడారు. తాను అవకాశవాదిని కాదని.. అవకాశాలే తనను వెతుక్కుంటూ వచ్చాయన్నారు. కాంగ్రెస్ పెద్దల ఆహ్వానం మేరకు తాను, తన కుమార్తె కడియం కావ్య పార్టీలో చేరినట్లు తెలిపారు. ఓడిపోయే పార్టీ నుంచి పోటీ చేయడం తగదని కావ్యకు బీఆర్‌ఎస్ ఇచ్చిన ఎంపీ టికెట్ ఆఫర్‌ను వదులుకున్నామన్నారు. నా బిడ్డను వరంగల్ ప్రజల చేతుల్లో పెడుతున్నానని, ఆశీర్వదించి అధిక మెజార్టీతో ఎంపీగా గెలిపించాలని కోరారు. బీజేపీ మతోన్మాదాన్ని అడ్డుకోవడం కాంగ్రెస్‌తోనే సాధ్యమన్నారు. పదేళ్లుగా మోదీ ప్రజాస్వామ్య వ్యవస్థలను నాశనం చేస్తున్నాడన్నారు. 400 ఎంపీ సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మారుస్తామని బీజేపీ నేతలు పేర్కొనడం ఆందోళనకరమన్నారు. మతోన్మాద బీజేపీకి ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని, సెక్యులర్ పార్టీ కాంగ్రెస్‌ను అధికారంలోకి తేవాలన్నారు. ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి మాట్లాడుతూ...కాంగ్రెస్ పార్టీ గేట్లు తెరవకముందే నియోజకవర్గంలో బీఆర్‌ఎస్ ఖాళీ అవుతుందన్నారు. కడియం కావ్య గెలుపునకు అంకితభావంతో పని చేయాలని సూచించారు. సమావేశంలో టీపీసీసీ మాజీ సభ్యుడు కేతిరెడ్డి నిరంజన్‌రెడ్డి, ముత్తినేని సోమేశ్వర్‌రావు, నాయకులు తిరుపతిరెడ్డి, కాకిరాల హరిప్రసాద్, సుంచు సంతోష్, సోమ రాజశేఖర్, మంగళపల్లి రామచంద్రయ్య, ఇట్టి శ్యామ్‌సుందర్ రెడ్డి, సురేందర్‌రెడ్డి పాల్గొన్నారు.

న్యూస్‌రీల్

హిందూ, ముస్లింలు ఐకమత్యంగా మెలగాలి

- ట్రెయినీ ఐపీఎస్ చేతన్



బయ్యారం: ఉగాది, రంజాన్ పండుగలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా హిందూ, ముస్లింలు ఐకమత్యంగా మెలగాలని ట్రెయినీ ఐపీఎస్ చేతన్ సూచించారు. సోమవారం బయ్యారం పోలీస్‌స్టేషన్‌లో హిందూ, ముస్లింలతో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. సమావేశంలో పోలీస్ సిబ్బంది, హిందువులు, ముస్లింలు పాల్గొన్నారు.

తాగునీటి ఎద్దడి నివారణకు చర్యలు

దోర్నకల్: డోర్నకల్ మున్సిపాలిటీలో తాగునీటి ఎద్దడి నివారణకు చర్యలు చేపట్టినట్లు మున్సిపల్ కమిషనర్ నరేష్‌రెడ్డి తెలిపారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. మున్సిపాలిటీ పరిధిలో తాగునీటి సమస్య ఉన్న ప్రాంతాలను గుర్తించి పరిష్కారానికి చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. జిల్లా సమ్మర్ యాక్షన్ ప్లాన్ నిధుల ద్వారా విద్యుత్ మోటార్లను కొనుగోలు చేశామని, రూ.2 లక్షల విలువైన చేతిపంపు పరికరాలు, రూ.5లక్షల విలువైన వివిధ రకాల పైపులు కొనుగోలు చేసినట్లు తెలిపారు. యుద్ధప్రాతిపదికన నీటి ఎద్దడి నివారణ పనులు చేపట్టినట్లు కమిషనర్ తెలిపారు.

భక్తిశ్రద్ధలతో అమావాస్య పూజలు



మహబూబాబాద్ రూరల్: జిల్లా కేంద్రంలోని హనుమంతుని గడ్డలోని అంజనేయ స్వామివారి దేవాలయంలో అమావాస్య విశిష్టతను పురస్కరించుకుని ఆలయ ప్రధాన అర్చకులు దాసరోజు సందీప్ శాస్త్రి భక్తులతో ప్రత్యేకంగా యజ్ఞం చేయించారు. భక్తులందరికీ యజ్ఞ భగవానుడు, అంజన్న అనుగ్రహం కలగాలని పూజలు చేసి ఆశీర్వదించారు.

వికాస తరంగిణి ఆధ్వర్యంలో...

అమావాస్య సందర్భంగా వికాస తరంగిణి జిల్లా శాఖ ఆధ్వర్యంలో స్థానిక మార్వాడీ బజార్‌లో అన్నప్రసాదం పంపిణీ చేశారు. ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్ ముఖ్య అతిథిగా హాజరై శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చినజీయర్ స్వామివారికి పూజలు చేసి, భక్తులకు అన్నప్రసాదం పంపిణీ ప్రారంభించారు. కార్యక్రమంలో వికాస తరంగిణి చైర్మన్ ఓంనారాయణ లోయ, సభ్యులు పాల్గొన్నారు.

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి



పెద్దవంగర: ఉష్ణోగ్రతలు పెరుగుతున్న దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డిప్యూటీ డీఎంహెచ్‌ఓ మురళీధర్ సూచించారు. సోమవారం మండలంలోని వడ్డెకొత్తపల్లి గ్రామంలోని పల్లె దవాఖానను ఆయన సందర్శించారు. రికార్డులను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేసి మాట్లాడారు. రోజురోజుకూ ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో చిన్న పిల్లలు, గర్భిణులు, వృద్ధుల విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. మండలంలోని పలు పల్లె దవాఖానల్లో సిబ్బందిని అప్రమత్తం చేసినట్లు తెలిపారు. ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉన్నాయని, ప్రతీ మండలంలో మెడికల్ ఆఫీసర్, సూపర్‌వైజర్, ఏఎన్‌ఎంలు అందుబాటులో ఉంటారని తెలిపారు. కార్యక్రమంలో పల్లె దవాఖాన వైద్యులు రాజ్‌కుమార్, ఏఎన్‌ఎం బూబా, ఆశకార్యకర్తలు హేమలత, రజిత, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.

'లింగ నిర్ధారణ' ముఠా అరెస్టు

- స్కానర్, సెల్‌ఫోన్లు, కారు స్వాధీనం
- ఆరుగురిపై కేసు నమోదు



స్వాధీనం చేసుకున్న యంత్రాన్ని చూపుతున్న అధికారులు

కురవి : లింగ నిర్ధారణకు పాల్పడుతున్న నలుగురు ముఠా సభ్యులను సోమవారం అరెస్టు చేసినట్లు మహబూబాబాద్ రూరల్ సీఐ సర్వయ్య తెలిపారు. 'సాక్షి'లో సోమవారం 'లింగనిర్ధారణ కేంద్రంపై పోలీసుల దాడి' అనే శీర్షికన కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. ఈ మేరకు కురవి మండలంలోని కొత్తూరు(జీ) శివారు తాట్యతండా జీపీ పరిధిలోని పిల్లిగుండ్లతండాలో లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్న ఆరుగురు ముఠా సభ్యులపై కేసు నమోదు చేసినట్లు సీఐ వివరించారు. పిల్లిగుండ్ల తండాలోని భూక్య శివ ఇంటి వద్ద గర్భిణులకు లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్న ఖమ్మం జిల్లాకు చెందిన సంపెట అశోక్(టెక్నీషియన్), పులి వీరభద్రం(ఆస్పత్రి మేనేజ్‌మెంట్), కేసముద్రం మండలం అన్నారం గ్రామానికి చెందిన పిట్టల మహేందర్(టెక్నీషియన్), ఖమ్మం జిల్లా తిర్మలాయపాలెం మండలం తిమ్మంపేటకు చెందిన ధరావత్ విక్రం (ఆర్‌ఎంపీ), కురవి మండలం తిర్మలాపురం గ్రామానికి చెందిన కత్తి యుగేందర్(ఆర్‌ఎంపీ), తాట్య తండా జీపీ పిల్లిగుండ్ల తండాకు చెందిన భూక్య శివపై కేసు నమోదు చేశామన్నారు. వీరంతా ముఠాగా ఏర్పడి పరీక్షలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ముఠాలోని నలుగురు సభ్యులతో పాటు స్కానర్, సెల్‌ఫోన్లు, కారును స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. మరో ఇద్దరు ఆర్‌ఎంపీలు పరారీలో ఉన్నట్లు సీఐ తెలిపారు. మహబూబాబాద్ డీఎంహెచ్‌ఓ డాక్టర్ బి.కళావతిబాయి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నలుగురిని అరెస్టు చేసినట్లు తెలిపారు. వీరిలో కొందరిపై గతంలో ఖమ్మం, సూర్యాపేట జిల్లాల్లో కేసులున్నట్లు ఆయన చెప్పారు. సీఐ సర్వయ్య, కురవి ఎస్సై బైరు గోపిలను ఎస్పీ రాంనాథ్ కేకన్ అభినందించారు.

చికిత్స పొందుతున్న బాలింత మృతి

- వైద్యుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపణ
- ఆస్పత్రి ఎదుట బంధువుల ఆందోళన



ఆస్పత్రి ఎదుట ఆందోళన చేస్తున్న బంధువులు



కల్యాణి (ఫైల్)

నెహ్రూ సెంటర్ : వైద్యుల నిర్లక్ష్యంతో బాలింత మృతిచెందిందని ఆరోపిస్తూ, ఆస్పత్రి ఎదుట కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళనకు దిగిన సంఘటన జిల్లా కేంద్రంలోని ధరణి ఆస్పత్రి వద్ద సోమవారం చోటుచేసుకుంది. మృతిరాలి భర్త కున్‌సోత్ అశోక్‌కుమార్, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలంలోని రాగబోయిన గూడేనికి చెందిన కున్‌సోత్ కల్యాణి(26)ని ప్రసవం కోసం కుటుంబ సభ్యులు జిల్లా కేంద్రంలోని ఓ నర్సింగ్ హోంకు ఆదివారం తీసుకువచ్చారు. కాగా అదే రోజు రాత్రి ఆమె పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. అయితే ప్రసవ సమయంలో ఆమెకు ఫిట్స్ వచ్చిందని మెరుగైన వైద్యం కోసం ధరణి ఆస్పత్రికి వైద్యులు తరలించారు. చికిత్స పొందుతూ కల్యాణి సోమవారం ఆస్పత్రిలో మృతి చెందింది. దీంతో ఆమె మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని, సకాలంలో తమకు సమాచారం ఇవ్వకుండా నిర్లక్ష్యం వహించారని కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపిస్తూ ఆందోళన చేపట్టారు. నిర్లక్ష్యంగా వైద్యం చేసిన డాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని, మృతురాలి కుటుంబానికి న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు.

పనులు త్వరగా పూర్తిచేయాలి

- కలెక్టర్ అద్వైత్‌కుమార్ సింగ్



మాట్లాడుతున్న కలెక్టర్ అద్వైత్‌కుమార్‌సింగ్

మహబూబాబాద్: అమ్మ ఆదర్శ పాఠశాలల పనులు వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ అద్వైత్‌కుమార్ సింగ్ ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం అదనపు కలెక్టర్లు డేవిడ్, లెనిన్ వత్సల్ టొప్పోతో కలిసి సంబంధిత అధికారులతో అమ్మ ఆదర్శ పాఠశాలల పనులు, తాగునీటి సమ్మర్ యాక్షన్ ప్లాన్ తదితర విషయాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. గడువులోగా పనులన్నీ పూర్తి చేయాలన్నారు. సమ్మర్ యాక్షన్ ప్లాన్ ప్రకారం తాగునీటి సమస్య లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పీహెచ్‌సీ, సబ్ సెంటర్లు, అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు, ఎండ తీవ్రతకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించాలన్నారు. పని ప్రదేశంలో ఉపాధి కూలీలకు తగు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ప్రత్యేకంగా జిల్లా స్థాయి టాస్క్‌ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వేసవిలో పశువుల సంరక్షణపై అవగాహన కల్పించాలన్నారు. సమీక్ష సమావేశంలో డీఎంహెచ్‌ఓ కళావతి బాయి, డీపీఓ హరిప్రసాద్, జెడ్పీ సీఈఓ రమాదేవి, మున్సిపల్ కమిషనర్లు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

వెంచర్ భూముల పరిశీలన

డోర్నకల్: డోర్నకల్ మున్సిపాలిటీ పరిధిలోని టంకుతండా సమీపంలో సర్వే నంబర్ 60లో ఏర్పాటు చేస్తున్న వెంచర్ భూములను సోమవారం కలెక్టర్ అద్వైత్‌కుమార్, అడిషనల్ కలెక్టర్ డేవిడ్ పరిశీలించారు. వెంచర్ భూములకు రెండు పక్కలా ఉన్న కుంట, పంచాయతీరాజ్ రోడ్డును పరిశీలించి వెంచర్ బౌండరీల ఏర్పాటులో నిబంధనలు పాటించాలని ఆదేశించారు. వెంచర్ భూముల నుంచి వరద నీరు బయటకు వెళ్లేందుకు మార్గం ఏర్పాటు చేయకపోవడంపై అసహనం వ్యక్తం చేసి వెంటనే కాల్వ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఇరిగేషన్ డీఈ సుదర్శనరావు, మండల ప్రత్యేక అధికారి నర్సింహమూర్తి, మున్సిపల్ కమిషనర్ నరేష్‌రెడ్డి, తహసీల్దార్ కృష్ణవేణి, డీఈ భద్రు, ఏఈ రోహిత, టీపీఎస్ రమేష్ పాల్గొన్నారు.

గవర్నర్‌ను కలిసిన మౌంటైనర్ యశ్వంత్



గవర్నర్‌కు పూలబొకే అందజేస్తున్న మౌంటైనర్ యశ్వంత్

మరిపెడ రూరల్: రాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌ను మరిపెడ మండలం భూక్య తండాకు చెందిన మౌంటైనర్ భూక్య యశ్వంత్ సోమవారం రాజ్‌భవన్‌లో మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించాడు. ఈ సందర్భంగా గతంలో యశ్వంత్ అధిరోహించిన పర్వతాల గురించి గవర్నర్ అడిగి తెలుసుకున్నారు. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన పర్వత శిఖరాలపై యశ్వంత్ ప్రదర్శించిన ధైర్యసాహసాలను కొనియాడారు. భవిష్యత్‌లో మరిన్ని విజయాలు సాధించి దేశఖ్యాతిని ప్రపంచానికి చాటాలని యశ్వంత్‌కు గవర్నర్ సూచించారు. అనంతరం అభినందనలు తెలిపారు.

'ఆదివాసీ అభ్యర్థిని బరిలో నిలుపుతాం'

బయ్యారం: మహబూబాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి ఆదివాసీ అభ్యర్థిని బరిలో నిలుపుతామని ఆదివాసీ రాజకీయ జేఏసీ నాయకుడు చందా లింగయ్య అన్నారు. సోమవారం మండలంలోని చర్లపల్లి గ్రామంలో నిర్వహించిన ఆదివాసీ సంఘాల రాజకీయ జేఏసీ సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో షెడ్యూల్ తెగలకు ఆదిలాబాద్, మహబూబాబాద్ రెండు పార్లమెంట్ స్థానాలు ఉండగా, మహబూబాబాద్ స్థానంలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీలు అత్యల్ప సంఖ్యాకులైన లంబాడాలకు మాత్రమే నాలుగు దఫాలుగా టికెట్లు ఇవ్వడం దారుణమన్నారు. ఏజెన్సీ ప్రాంతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను గెలిపించుకున్న ఆదివాసీలకు ఆ పార్టీ తీరని అన్యాయం చేసిందన్నారు. ఆదివాసీ సంఘాలు, నాయకులను ఐక్యం చేసి మహబూబాబాద్ పార్లమెంట్ నుంచి ఆదివాసీ సంఘాల అభ్యర్థిని నిలబెట్టి గెలిచి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు. సమావేశంలో తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు వట్టం ఉపేందర్, ఆదివాసీ సంక్షేమ పరిషత్ జాతీయ అధ్యక్షుడు నాగేశ్వరరావు, రాష్ట్ర అధ్యక్షుడు పూనెం శ్రీనివాస్, రమణాల లక్ష్మయ్య, శ్రీనాథ్, యాదగిరి, స్వామి, నరసింహారావు, భాస్కర్, రాజేష్ ఉన్నారు.

నేటినుంచి శ్రీరామ నవమి వేడుకలు



కరపత్రాలను ఆవిష్కరిస్తున్న ఎమ్మెల్యే మురళీనాయక్, తదితరులు

మహబూబాబాద్ రూరల్: మానుకోట పట్టణంలోని సీతారామచంద్ర స్వామివారి దేవాలయంలో శ్రీరామ నవమి వేడుకలు మంగళవారం నుంచి ఈ నెల 17వరకు జరగనున్నాయి. దీనిలో భాగంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సోమవారం ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్ శ్రీరామ నవమి వేడుకల కరపత్రాలు ఆవిష్కరించారు. మంగళవారం ఉదయం 9 గంటలకు సీతారామ, లక్ష్మణ, ఆంజనేయస్వామి ఉత్సవ విగ్రహాలను ఊరేగిస్తారు. అనంతరం ఆలయంలో మంటప ప్రవేశం పూజలు నిర్వహించనున్నారు. సాయంత్రం 5 గంటలకు ఉగాది పంచాంగ శ్రవణం ప్రారంభం అవుతుందని అర్చకులు చౌదవరపు మోహన్ రావు, ఓంనారాయణ లోయ, పుప్పాల రమేష్ బాబు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ డాక్టర్ పాల్వాయి రామ్మోహన్ రెడ్డి, మున్సిపల్ వార్డు కౌన్సిలర్లు, కమిటీ సభ్యులు, కాంగ్రెస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

ఉగాది పర్వదిన శుభాకాంక్షలు



ఘనంగా విశ్వబ్రాహ్మణుల ఉగాది

విశ్వబ్రాహ్మణులు ఉగాది పండుగ వేడుకకు ముందు అమావాస్య రోజు తీగదారు పూలతో పందిరి ఏర్పాటు చేసి వారి కులదైవం వీరబ్రహ్మేంద్రస్వామిని ప్రతిష్ఠించుకుని పూజలు చేయడం ఆనవాయితీ. ఈ సందర్భంగా నగరంలోని పలువురు విశ్వబ్రాహ్మణులు ఉగాది పండుగను సోమవారం ఘనంగా నిర్వహించుకున్నారు. వారి వృత్తి సామగ్రిని మోదుగ పూలుతో అలంకరించి, భక్ష్యాలు, ఉగాది పచ్చడి నివేదన చేశారు.


పూజలు చేస్తున్న విశ్వబ్రాహ్మణులు

నేడు టీటీడీ ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణం

ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో నేడు(మంగళవారం) పంచాంగ శ్రవణం ఏర్పాటు చేశామని కార్యక్రమ నిర్వాహకులు రామిరెడ్డి కృష్ణమూర్తి సోమవారం ప్రకటనలో తెలిపారు. అలాగే శ్రీరామ నవమిని పురస్కరించుకుని శ్రీమద్రామాయణ సప్తాహ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఈ మేరకు హనుమకొండలోని ఏకశిల పార్కులో గల సీతారామచంద్ర ప్రసన్నాంజనేయ స్వామి ఆలయం, వరంగల్‌లోని హంటర్‌రోడ్డులోని అభయాంజనేయస్వామి వారి ఆలయంలో మంగళవారం సాయంత్రం పంచాంగ శ్రవణానికి తగిన ఏర్పాట్లు చేశామని ఆయన వెల్లడించారు.

కుజగ్రహం రాజుగా..



ఈ సంవత్సరం కుజగ్రహం రాజుగా ఉండడం జరుగుతోంది. క్రోధి అనే పేరుతో వస్తున్న ఈ కాలం క్రోధ స్వభావం కలిగిన కుజ గ్రహానికి రాజాధిపత్యం వచ్చింది. ఉగాది పండుగ తేదీ 9, వారం మంగళవారం కావడం వల్ల కుజగ్రహం సంపూర్ణంగా బలవంతుడై ఉంటాడు. ఈ సంవత్సరం కఠిన నిర్ణయాలు తీసుకోవడం, న్యాయపర విషయాల్లో గట్టి వైఖరి కలిగి ఉండడం సహజంగా ఏర్పడుతుంది. రాజు కుజుడు కావడంతో ప్రజలు, పాలకుల్లో క్రోధ, ఆవేశాలు పెరగడం, భూ సంబంధ వ్యవహారాలు ఉత్పన్నమవుతాయి. రాజకీయాల్లో ఊహించని పరస్పర వ్యతిరేకాలు తారాస్థాయికి చేరుతాయి.

– శివపురం రామలింగ ఆరాధ్య, విశ్రాంత అర్చకులు, కరీమాబాద్, వరంగల్

శ్రీక్రోధి నామ సంవత్సరానికి స్వాగతం


బంతిపూలు కొనుగోలు చేస్తున్న ప్రజలు



హన్మకొండ కల్చరల్ : తెలుగువారి పండుగల్లో యు(ఉ)గాది పండుగ మొట్టమొదటి. పంచాంగం ప్రకారం ప్రతీ ఉగాదికి ఒక్కో పేరు ఉంటుంది.38వది క్రోధి నామ సంవత్సరం. ఇది కోపం కలిగించేది అని చెప్తారు. 'యుగాది'లో యుగం అనగా వయస్సు, ఆది అనగా ప్రారంభమని అర్థం . ఉగాది పండుగ తెలుగు సంస్కృతీ, సంప్రదాయాలకు కేంద్ర బిందువుగా ఆనందానికి, సౌభాగ్యానికి, ఆధ్యాత్మిక చింతనకు, పల్లెలలోని జానపదుల జీవనశైలికి సంకేతంగా నిలుస్తోంది. ఉగాది కాలానికి సంబంధించిన పండుగ. వేప చెట్లు అమృతాన్ని నింపుకున్న పూలతో ప్రకాశిస్తుండగా మామిడి చెట్లు లేలేత పిందెలతో మానవ కల్యాణానికి మంగళగీతాలు పాడుతుండగా మోదుగ చెట్లు నిప్పు కణికలాంటి పూలతో శోభాయమానం చేస్తుండే వసంతకాలంలో రమణీయమైన సొగసులతో అలరారే చైత్రమాసం ప్రారంభమవుతుంది. చైత్ర శుక్ల పాడ్యమి రోజున ప్రతియేటా ఈ పండుగను జరుపుకుంటారు. మంగళవారం ఉగాదిని పురస్కరించుకుని నగరంలోని పలు కూడళ్లలో కొత్తకుండలు, మోదుగు పూలు, కొత్తచింతపండు, మామిడాకులు, కాయలు, వేప పూలు, చామంతి, గులాబీ, బంతి పూలు, గులాలు, పసుపు, కుంకుమ, గుగ్గిలం తదితర పూజా సామగ్రి అమ్మకాలు సాగాయి.

ఉగాది పచ్చడి ప్రత్యేకత..

ఆయా కాలాల్లో పండించిన వాటిని పండుగల సందర్భంగా దేవుడికి నివేదించిన అనంతరం స్వీకరిస్తాం. చైత్రమాసంలో లభించే చింతపండు, బెల్లం, మామిడి పిందెలు, వేపపూతను కొత్తకుండలో వేసి పచ్చడిగా చేసి భగవత్ నివేదనలుగా సమర్పిస్తారు. తెలంగాణలో ఉగాది పచ్చడిని పానీయంలాగే చేయడం సాంప్రదాయం. దీన్ని షడ్రుచుల సమ్మేళనంగా భావిస్తారు. నిజానికి ఉగాది ప్రారంభంలో మిరపకాయలు లేవు పూర్వం మిర్యాలు వాడేవారు. ఉగాది పచ్చడిలో కొందరు మిర్యాల పొడి వేయడానికి, ఉల్లిగడ్డ ముక్కలు వేయడానికి అదే కారణం. ఉప్పు కూడా కొద్దిగా వేస్తారు. ఉగాది పండుగరోజు దేవుడికి సమర్పించే నివేదనలలో కొత్తబెల్లం, కొత్త శనిగ పప్పు ఉడికించి చేసే భక్ష్యాలను నైవేద్యంగా సమర్పిస్తారు. ఉగాది పచ్చడి ఎన్నో ఔషధ గుణాలతో కలిగి ఉంటుంది. ముఖ్యంగా కచ్చమామిడి కాయ, చింతపండు, బెల్లం శరీరంలోని రుగ్మతలను తట్టుకునే శక్తి ఉందని శాస్త్రీయంగా నిరూపితమైంది. వేప పువ్వును పచ్చడిలో వాడటం ప్రత్యేకత. బెల్లంను నేరుగా తింటే శరీరానికి వేడి చేస్తుంది. పానీయంగా వాడితే ఎండనుంచి రక్షించుకోవచ్చు.

38వ తెలుగు సంవత్సరం.. 60 తెలుగు సంవత్సరాలలో 38వది క్రోధినామ సంవత్సరం. ఇది కోపానికి సూచిక.. నేడు కొంగొత్త శ్రీక్రోధి నామ సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఉగాది పర్వదినం నిర్వహిస్తారు.







ఉన్నతవిద్యను బలోపేతం చేయాలి



సింపోజియంలో మాట్లాడుతున్న సెంట్రల్ యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ హరగోపాల్, పాల్గొన్న అధ్యాపకులు

- హయ్యర్ ఎడ్యుకేషన్ నిర్లక్ష్యానికి గురైంది
- వర్సిటీల్లో అధ్యాపకుల కొరత.. నిధులు కేటాయింపు తక్కువ
- ఉన్నతవిద్యలో ప్రతికూల ప్రభావం
- కేయూలో కుర్తా సింపోజియంలో వక్తలు

కేయూ క్యాంపస్ : యూనివర్సిటీల్లో ఉన్నత విద్యను బలోపేతం చేసేందుకు, బడ్జెట్‌లో నిధులు అధికంగా కేటాయించాలి. రాష్ట్రంలో గత దశాబ్ద కాలం పాటుగా వర్సిటీల్లోని ఉన్నత విద్య నిర్లక్ష్యానికి గురైందని అధ్యాపకుల కొరతతో విద్యార్థులకు నాణ్యమైన విద్య, పరిశోధనలపైన ప్రతికూల ప్రభావం చూపిందని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. వర్సిటీల్లోనూ, డిగ్రీ కళాశాలల్లోనూ విద్యార్థుల సంఖ్య పెరుగుతోందని ప్రధానంగా విద్యార్థినుల (అమ్మాయిలు) సంఖ్య బాగా పెరిగిందని అందుకనుగుణంగా వారికి కూడా సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. విద్యారంగంపై పాలకవర్గాలు విద్యా విధానాలు రూపొందించడంలోనూ అంతగా పట్టించుకోవటం లేదన్నారు. కేంద్రంలో, రాష్ట్రంలోను బడ్జెట్‌లో విద్యారంగానికి నిధులు తక్కువగానే కేటాయిస్తున్నారన్నారు. విద్యారంగాభివృద్ధికి గత ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదనేది స్పష్టం అవుతోందని వారు అభిప్రాయపడ్డారు. కేయూ రిటైర్డ్ టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పరిపాలన భవనంలో నిర్వహించిన సెనేట్ హాల్‌లో రాష్ట్రంలో ఉన్నత విద్య పరిస్థితులు, బలోపేతం అంశంపై రాష్ట్రస్థాయిలో నిర్వహించిన సింపోజియంనకు కుర్తా అధ్యక్షుడు ప్రొఫెసర్ ఎ.సదానందం అధ్యక్షత వహించారు. జనరల్ సెక్రటరీ ఆచార్య వడ్డె రవీందర్, తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి మాజీ చైర్మన్ ప్రొఫెసర్ టి పాపిరెడ్డి, రిటైర్డ్ ఆచార్యులు కూరపాటి వెంకటనారాయణ మాట్లాడారు. ఈ సింపోజియంలో వచ్చిన అభిప్రాయాలపరంగా సూచనలు, సలహాలతో డాక్యుమెంట్ల రూపేణ ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని కుర్తా అధ్యక్షుడు సదానందం తెలిపారు.

చదివించినప్పుడే ప్రశ్నించే అవకాశం

వ్యక్తిగా తాను సొంతంగా ప్రైవేటు విద్యాసంస్థల్లో డబ్బులు పెట్టి చదువుకుంటారు. వారు ఉన్నత విద్యను పూర్తి చేశాక తాము డబ్బులు సంపాదించేందుకే మొగ్గు చూపుతున్నారనేది స్పష్టమవుతోంది. ప్రభుత్వపరంగా విద్యను అందిస్తే సమాజం తనను చదివించింది అనే భావనతో విద్యను పూర్తిచేసిన వ్యక్తుల్లో సేవాభావం ఉంటుంది. అంతేగాకుండా సమాజం కూడా నైతికంగా ప్రశ్నించే అవకాశం ఉంటుంది. ప్రభుత్వ విద్య పటిష్టానికి సమాజంలోకి వెళ్లి సామాజికంగా చైతన్యం కల్పించాల్సిన అవసరం ఉంది.

– హరగోపాల్, సెంట్రల్ యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్

సింపోజియంతో కనువిప్పు కలగాలి



సమాజంలో విద్యావ్యవస్థ కీలకమైంది. విద్య ద్వారానే సమాజ అభివృద్ధి సాధ్యం. ఆల్‌ఇండియా ఎడ్యుకేషన్ సర్వే రిపోర్టు చూస్తే భారత దేశంలో విద్యార్థుల ఎన్‌రోల్‌మెంట్ 28.4 శాతం ఉంటే తెలంగాణలో 40 శాతం వరకు ఉంది. ఇలాంటి సింపోజియం డిబేట్ల ద్వారా విద్యారంగ అభివృద్ధికి పలు సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లాలి.

– ఆర్.లింబాద్రి, రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్

సరైన విద్యా విధానం లేదు



దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు గడిచినా నేటికి సరైన విద్యా విధానం లేదు. వివిధ ప్రభుత్వాల హయాంలో ఇప్పటి వరకు కోఠారి కమిషన్ తో పాటు వివిధ కమిషన్లు వేశారు. నూతన జాతీయ విద్యావిధానం–2020 అని అంటున్నారు. కానీ నేటికి సరైన నిర్దిష్టమైన విద్యావిధానాన్ని రూపకల్పన చేయలేకపోయారు. కేంద్రం బడ్జెట్‌లో విద్యారంగానికి నిధులు తక్కువగానే కేటాయిస్తోంది.

– తాటికొండ రమేష్, కేయూ, వీసీ

గతంలో వర్సిటీలకు నిధులు ఇచ్చాం

తాను యూజీసీ చైర్మన్‌గా ఉన్నప్పుడు దేశంలో యూనివర్సిటీలకు రీసెర్చ్‌పర్పస్‌లో వివిధ ఫెలోషిప్స్ ఇచ్చాం. పరిశోధన పరంగా నిధులిచ్చి ప్రోత్సహించాం. తొలుత ఆయన జూమ్ మీటింగ్‌లో న్యూఢిల్లీ నుంచి కొద్ది సేపు మాట్లాడారు. గత పదేళ్లుగా యూజీసీకి నిధులు తగ్గిపోయాయన్నారు. ప్రభుత్వ ఉన్నత విద్యారంగంలో నాణ్యమైన విద్య తదితర అంశాల గురించి ఆయన వివరించారు.

– సుఖ్‌దేవ్‌తోరెట్, యూజీసీ మాజీ చైర్మన్

నాణ్యమైన విద్య అందించాలి



ఇంజనీరింగ్ విద్యలోనూ నాణ్యమైన విద్యను అందించాల్సి ఉంటుంది. ఇంజనీరింగ్ పూర్తిచేసుకున్న విద్యార్థుల్లో ప్రతి ఏడాది బయటికి వస్తున్న వారిలో 30 శాతంమందికి ఉద్యోగానికి సంబంధించిన స్కిల్స్ ఉద్యోగ అర్హతలు ఉండటం లేదు. తాను హనుమకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్‌అండ్ సైన్స్‌కాలేజీలో డిగ్రీ పూర్తిచేశాను. తాను సోమవారం ఆ కళాశాలను సందర్శించి చూశాను. రెగ్యులర్ ఫ్యాకల్టీ కొందరే ఉన్నారు. దీంతో విద్యార్థులపై ప్రతికూల ప్రభావం పడుతుంది.

– డాక్టర్ మోహన్‌రావు, సీసీఎంబీ మాజీ డైరెక్టర్

మార్పునకు విద్య ఒక సాధనం



సామాజిక మార్పునకు విద్య ఒక సాధనం. విద్యార్థులు చదువుకోవాలని ఉన్నప్పటికీ వాటికి అనుగుణంగా సదుపాయాలు లేవు. ప్రభుత్వం టీచింగ్ ఫ్యాకల్టీని నియమించాలి. సంపూర్ణంగా అంతర్గతంగా పనిచేసే వాతావరణం కల్పించాల్సి ఉంటుంది. ఉన్నత విద్య రంగాభివృద్ధికి తగినంత నిధులు వర్సిటీలకు కేటాయించాల్సి ఉంటుంది.

– కోదండరామ్, తెలంగాణ జనసమితి వ్యవస్థాపక అధ్యక్షుడు

సైన్స్‌తోనే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం

- సీసీఎంబీ మాజీ డైరెక్టర్ డాక్టర్ మోహన్‌రావు

కేయూ క్యాంపస్ : నేటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సైన్స్‌తోనే సాధ్యమైందని సైన్స్‌పై విద్యార్థులు ఎక్కువగా ఆసక్తిని పెంపొందించుకోవాలని సీసీఎంబీ మాజీ డైరెక్టర్ డాక్టర్ మోహన్‌రావు అన్నారు. సోమవారం హనుమకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్‌అండ్ సైన్స్ కళాశాలలో సైన్స్ విభాగం అధ్యాపకులకు నిర్వహించిన ఓరియంటేషన్ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. సమాజంలో ఏదైనా సంఘటన జరిగినప్పుడు నిజనిర్ధారణ కోసం సైన్స్‌ను ఆశ్రయిస్తారన్నారు. ముఖ్యంగా డీఎన్‌ఏ పరిశోధనతో వాస్తవాలు బయటకు వస్తాయన్నారు. రాజకీయ నాయకులు తమ పదవీకాలం ముగియగానే సమాజంలో తెగతెంపులు అవుతాయన్నారు. కానీ శాస్త్రవేత్తకు నిరంతరం పరిశోధనల అనుసంధానం ఉంటుందన్నారు. కేయూ వీసీ ఆచార్య తాటికొండ రమేష్ మాట్లాడుతూ.. అధ్యాపకులు తమకున్న అవకాశాలను అందిపుచ్చుకొనే విధంగా తరగతి గది పరిశోధనకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. బోధన, పరిశోధన నిరంతర ప్రక్రియ అన్నారు. కొంతమందికి అవకాశాలు రావడంతో వారి సేవలు సమాజానికి వివిధ రకాలుగా ఉపయోగపడుతాయన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య ఎస్.జ్యోతి మాట్లాడుతూ.. మానవాభివృద్ధిలో సైన్స్ పాత్ర కీలకమన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ పి.రమేష్, అధ్యాపకుడు డాక్టర్ ఆదిరెడ్డి, సైన్స్ విభాగం అధ్యాపకులు పాల్గొన్నారు. కాగా డాక్టర్ మోహన్‌రావు ఈ కళాశాల పూర్వ విద్యార్థి కావడంతో ఆయన కళాశాలను సందర్శించి పలు విషయాలను అడిగి తెలుసుకున్నారు.







